క్లుప్తంగా

దేవస్థానం సిబ్బందికి వైద్య పరీక్షలు



సిబ్బందికి రక్త పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

మహానంది: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి 33 రకాల రక్త పరీక్షలు నిర్వహించినట్లు తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భగవాన్ దాస్ తెలిపారు. బుధవారం స్థానిక సుపథ మండపంలో వైద్య శిబిరం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను పురస్కరించుకుని వైద్య పరీక్షలు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఏఈఓ వై.మధు, ఎంపీహెచ్ఈఓ హుసేన్‌రెడ్డి, పీహెచ్ఎన్ అమినాబీ, ల్యాబ్ టెక్నీషియన్లు సిఖిందర్, హేమలత, సునీత పాల్గొన్నారు.

సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం



పోషణ మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, ఉద్యోగులు

మిడుతూరు: సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ఎంపీడీఓ జీఎన్ఎస్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన మిడుతూరులో పోషణ మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆకుకూరలు, కాయగూరలు, పాలు, గుడ్డు , చిరుధాన్యాలు తదితర వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షానవాజ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలి



మాట్లాడుతున్న నియోజకవర్గ ప్రత్యేకాధికారిణి రత్నరూత్

పాములపాడు: ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయించాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారిణి రత్న రూత్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గోపీకృష్ణ, తహసీల్దార్ సుభద్రమ్మ, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రూఫ్ లెవెల్, ఆర్సీ నిర్మాణాల్లో ఉన్న ఇళ్లు అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. బీఎల్‌లో ఉన్న ఇళ్లను 2025 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు.


మోడల్‌స్కూల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి

జూపాడుబంగ్లా: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, విద్యార్థినుల యోగక్షేమాలు పట్టించుకోని మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నందికొట్కూరు కార్యదర్శి హరివర్ధన్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోడల్‌స్కూల్ హాస్టల్‌లోని విద్యార్థినులలతో వార్డెన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు తెలిసిందన్నారు. రెండు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థినికి ఆరోగ్యం బాగోలేకపోతే వార్డెన్ అందుబాటులో లేకపోవటం విచారకరమన్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

జూపాడుబంగ్లా: ప్రభుత్వ మద్దతు ధర ప్రకారంగా రైతు సేవా కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ పార్టీ నాయకుడు రమేష్ కోరారు. బుధవారం కమిషనర్ కార్యాలయ జేడీఏ కృపాదాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పక్షం రోజుల క్రితం కురిసిన అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా దిగుబడులు పూర్తిగా తగ్గాయని చెప్పారు.

ఊరిస్తున్న మేఘాలు..!



పుట్టుపల్లె సమీపంలో మబ్బులు కమ్మిన మేఘాలు

మహానంది: వస్తే ప్రతాపం చూపేలా వస్తాడు, లేకుంటే జాడ లేకుండా పోతాడు అన్నట్లుంది వరుణుడి పరిస్థితి. కొద్దిరోజులుగా వర్షాలు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున కొద్దిపాటి జల్లులు మాత్రమే కురవగా ఉదయం నుంచి ఆకాశంలో మేఘాలు ఇలా మబ్బులు కమ్మి ఊరించాయి.

వంతెన...అంతేనా..?

- భవనాశిపై నిర్మాణానికి నోచుకోని బ్రిడ్జి
- సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఇస్కాల ప్రజలు
- వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న వైనం

పాములపాడు: భవనాశి నదిపై వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో మండలంలోని ఇస్కాల గ్రామస్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలంలో నది ఉప్పొంగితే పంట పొలాలు నీట మునిగి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా గ్రామానికి రాకపోకలు కూడా నిలిచి పోతాయి. రైతులు పంట పొలాలకు వెళ్లాలన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సంవత్సరాల తరబడి అటు పాలకులు, ఇటు అధికారులు వంతెన నిర్మాణానికి చేస్తున్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమయ్యాయి.

నిధులు విడుదలైనా.. నిర్మాణం చేపట్టలేదు

2016లో కృష్ణాపుష్కరాల సమయంలో పాములపాడు నుంచి ఇస్కాల గ్రామానికి బీటీ రహదారి నిర్మాణంలో భాగంగా భవనాశినదిపై లోలెవెల్ వంతెన నిర్మాణం చేపట్టేందుకు రూ.55లక్షలు మంజూరయ్యాయి. అయితే నిధులు సరిపోవన్న సాకుతో అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో భవనాశి నదికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. లోలెవెల్ బ్రిడ్జి నిర్మించినా పెద్దగా ఉపయోగం ఉండదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 3 మీటర్ల ఎత్తులో హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

రాకపోకలకు ఇబ్బంది

ప్రతిఏటా వర్షాకాలంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పాములపాడు నుంచి ఇస్కాల వైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచి పోతాయి.



ఉధృతంగా ప్రవహిస్తున్న భవనాశినది(ఫైల్)

ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి, ప్రధాన రహదారికి చేరాలంటే చుట్టూ తిరిగి ఆత్మకూరుకు వెళ్లి రావాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు వ్యయప్రయాసలు తప్పడంలేదు.

పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది



తెలుగుగంగ అవతల కంబాలపల్లి పొలిమేరలో మాకు ఆయకట్టు పొలాలున్నాయి. ఆ పొలాలకు వెళ్లాలంటే కచ్చితంగా భవనాశి దాటాల్సిందే. వర్షాలు ఎక్కువగా కురిసి, నది పొంగిప్రవహిస్తే పొలాలకు వెళ్లలేని పరిస్థితి. వంతెన నిర్మాణం చాలా అవసరం. **–మనోహర్‌రెడ్డి, ఇస్కాల**

చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది




నేను పాములపాడులోని ఆయుర్వేద వైద్యశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నాను. మాది ఇస్కాల గ్రామం. ప్రతి రోజు సైకిల్ మీద పాములపాడుకు రావాలి. వర్షాకాలం భవనాశి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో 20కిలో మీటర్లు చుట్టూ తిరిగి ఆత్మకూరుకు వెళ్లి రావాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే అవస్థలు తప్పుతాయి. **–రవి, ఇస్కాల**

ప్రతిపాదనలు పంపాం



భవనాశి నది పై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరై వెంటనే పనులు ప్రారంభిస్తాం. రూ.3కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం భారీ వర్షాలకు రోడ్డు కూడా దెబ్బతినింది. దీంతో వంతెన, రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది. **–రాఘవేంద్రప్రసాద్, జేఈ**

సాక్షిగణపతికి విశేష పూజలు



సాక్షిగణపతి



జ్వాలావీరభద్రస్వామి

శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైల మహాక్షేత్రంలోని సాక్షి గణపతి, జ్వాలా వీరభద్రస్వామికి బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షిగణపతికి పంచామృతం, ఫలోదకం, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం చేసి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే జ్వాలా వీరభద్రస్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.

పెట్టుబడి సాయం ఇవ్వాలి

కొత్తపల్లి: రైతులకు ఖరీఫ్ సీజన్‌లో చెల్లించాల్సిన పెట్టుబడి సాయం రూ.20వేలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.స్వాములు, దాసు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ ఉమారాణికి వినతి పత్రం అందించారు.

ప్రకృతి వ్యవసాయమే ఉత్తమం



పొలం పిలుస్తోందిలో వ్యవసాయాధికారులు

బండిఆత్మకూరు: ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎల్ఎన్ఎఫ్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని సంతజూటూరు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమని తెలిపారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, ఆర్డీఎస్ ఉపయోగాలు, ఎర్రపంటలు, పసుపు తెలుపు పల్లాలు, రక్షక పంటలు కషాయాల గురించి వివరించారు.

–**ఆత్మకూరు:** మండలంలోని కరివేన, నల్లకాల్వ గ్రామాల్లో ।పొలం పిలుస్తోంది। కార్యక్రమం నిర్వహించారు. ఏఓ విష్ణువర్ధన్‌రెడ్డి మొక్కజొన్న, మినుము, మిరప పంటల్లో యాజమాన్య పద్ధతులను తెలియజేశారు. స్ప్రింక్లర్లు, డ్రిప్, పైపులు రాయితీపై ఇస్తున్నామని..కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్.అరుణ, రైతుసేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్యాలను పూర్తి చేయకపోతే చర్యలు



మాట్లాడుతున్న ఏపీడీ అన్వరాబేగం

కొత్తపల్లి: గ్రామాలలో ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు కల్పించడంలో ఇచ్చిన టార్గెట్లను పూర్తిచేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆత్మకూరు క్లస్టర్ ఏపీడీ అన్వరాబేగం హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏపీఓ రేష్మ అధ్యక్షతన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజులకు మండలంలో 25,950 పనిదినాలు కల్పించాల్సి ఉండగా 15,440 పనిదినాలు కల్పించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే 100 రోజులు పూర్తి అయ్యాయని, మిగిలిన రోజుల్లో కూలీలకు పనులు కల్పించి ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి



డివిజనల్ ఉప గణాంకాధికారి నాగరాజుశర్మ

జూపాడుబంగ్లా: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని డివిజనల్ ఉపగణాంకాధికారి నాగరాజుశర్మ సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేకాధికారి రాజు అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవ, స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గ్రామాలు స్వచ్ఛతగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ మధుమోహనచక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

చెంచుల జీవన ప్రమాణాల మెరుగునకు కృషి




ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ సురేష్‌కుమార్

ఆత్మకూరు: చెంచుల జీవన ప్రమాణాల మెరుగునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ ఇన్‌చార్జి పీడీ సురేష్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని 42 చెంచుగూడెంలకు సంబంధించి 14 మండలాల పరిధిలోని ఎంపీడీఓలు, కమిషనర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశమయ్యారు. చెంచుగూడెంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. చెంచులు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి అభియాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. చెంచులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయరెడ్డి, కేజీ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎండిపోతున్న పంటలను కాపాడండి

మహానంది: విద్యుత్తు సౌకర్యం కల్పించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మహానంది సమీపంలోని చెంచులక్ష్మీ గూడెం గిరిజనులు సురేష్ కుమార్ వద్ద మొరపెట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తమకు పంటల సాగు కోసం భూములు ఇచ్చారని, అయితే విద్యుత్ సరఫరాలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్స్, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నట్లు వాపోయారు.

రైతులకు అందుబాటులో ఉండాలి



మాట్లాడుతున్న జేడీ కృపా దాస్

వెలుగోడు: రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కృపాదాస్ సిబ్బందికి సూచించారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని, రైతు సేవా కేంద్రాన్ని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి వైవీ మురళీకృష్ణతో కలిసి సందర్శించారు. రైతు సేవా కేంద్రం పనితీరు, ఎరువుల వివరాలు, పంట నమోదు, పథకాల గురించి సిబ్బందితో సమీక్షించారు. నంద్యాల జిల్లాలో ఈ పంట నమోదులో వెలుగోడు మండలం మొదటి స్థానంలో ఉందని స్థానిక ఏవో, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలని సూచించారు. ఆత్మకూరు ఏడీ ఆంజనేయ, ఏఓ పవన్ కుమార్ పాల్గొన్నారు.

జిల్లా స్థాయి పోటీలకు పాములపాడు విద్యార్థులు



జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

పాములపాడు: స్థానిక ఏఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అథ్లెటిక్స్‌లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం గోపాల్ తెలిపారు. బుధవారం జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఎస్‌జీఎఫ్ క్రీడల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో వాలీబాల్, షటిల్ బాల్‌బ్యాడ్మింటన్, కబడ్డీ, చెస్ పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారని వివరించారు. ఈ నెల 30న అండర్ 14, అండర్ 17 బాలురు, అక్టోబర్ 1న బాలికలకు నియోజకవర్గం స్థాయిలో పోటీలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

మహానంది: మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపురంలో పనిచేస్తున్న నాగసంజీవరావును నందిపల్లెకు, గోపవరంలో పనిచేస్తున్న భాస్కర్‌ను తిమ్మాపురం గ్రామానికి, అబ్బీపురం కార్యదర్శి సుమాంజలిని తమ్మడపల్లెకు బదిలీ చేశారు. వీరితో పాటు గోపవరం గ్రామానికి సుహాసిని, మసీదుపురం గ్రామానికి వెంకటయ్యను, బుక్కాపురం గ్రామానికి నాగేంద్రనాయక్‌ను, బొల్లవరం గ్రామానికి నాగరత్నమ్మను నియమించారు.

రక్షణ కల్పించండి

మిడుతూరు: 'మాకు గ్రామంలో రక్షణ లేదు. మమ్మల్ని ప్రాణాలతో వదిలి పెట్టరు.. మీరే రక్షణ కల్పించాలంటూ' పీరుసాహెబ్ పేట గ్రామానికి చెందిన బీసీ కాలనీకి చెందిన మహిళలు ఎస్ఐ ఓబులేసు ఎదుట మొర పెట్టుకున్నారు. బుధవారం సాయంత్రం మండలపరిధిలోని పీరుసాహెబ్ పేట గ్రామానికి చెందిన యిడమకంటి విష్ణువర్ధన్ రెడ్డి (ఎమ్మెల్యే వర్గం), అదే గ్రామానికి చెందిన శివ కృష్ణ (ఎంపీ వర్గం) అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న నందికొట్కూరు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ ఓబులేసు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మహిళలు స్టేషన్‌కు చేరుకుని శివకృష్ణపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు

మహానంది: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వైన్‌షాపులు, కూల్‌డ్రింక్స్ దుకాణాల వద్ద కొందరు మద్యం సేవించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించి హెచ్చరికలు చేశామని తెలిపారు. మార్పు రాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రసాయన ఎరువులను ఎక్కువగా వాడొద్దు

మహానంది: రైతులు పంటలకు ఎక్కువగా రసాయన ఎరువులను వాడొద్దని, అవసరమైన మేరకు వాడడం ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుందని మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరెడ్డి, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ముత్యాలనాయుడు తెలిపారు. గాజులపల్లె ఆర్ఎస్, గోపవరం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అరటి, వరి, పసుపు పంటల్లో వచ్చే తెగుళ్ల నివారణకు మందులను సూచించారు. సర్పంచ్ అస్లాం బాషా, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

పెట్టుబడి సాయం అందించాలి

మిడుతూరు: రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కింద రూ. 20 అందజేయాలని, సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ షానవాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు రుణమాఫీ కింద రూ.2 లక్షలు మాఫీ చేయాలని, వ్యవసాయ మోటర్లకు 10 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్నారు. మండలంలోని జలకనూరు, రోళ్లపాడు, నారపల్లె, కడమూరు, కలమందలపాడు చెరువులకు హంద్రీనీవా నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నింపి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మద్దిలేటి, రమణయ్య, లింగస్వామి, శ్రీనివాసులు, రాముడు తదితరులు పాల్గొన్నారు.

మద్యం బాటిళ్ల స్వాధీనం

పాములపాడు: మండల కేంద్రంలో మద్యం సీసాలతో వెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన గంధం కృష్ణుడు అనే వ్యక్తి బుధవారం రాత్రి అక్రమంగా 15 మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో సోదా నిర్వహించమన్నారు. అతడిని అరెస్టు చేసి, 15 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

రేపు క్రీడా పోటీలు

ఆత్మకూరు: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 27వ తేదీ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పీఈటీ దేవానందం బుధవారం తెలిపారు. ఇందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగా, చెస్ పోటీలు ఉంటాయన్నారు. మండల స్థాయిలో ఎంపికైన మండల జట్లు ఇక్కడ పోటీ పడతాయన్నారు. దాదాపు 1000 మంది క్రీడాకారులు టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ఆలూ కుర్మాకాదు.. ఆలూ చారు



చారులాగ ఉన్న ఆలూకుర్మా



నిరుపయోగంగా ఉన్న నాడు-నేడు మినరల్ వాటర్ ప్లాంటు

జూపాడుబంగ్లా: మోడల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఇష్టానుసారంగా వండిపెడుతుండటంతో విద్యార్థినులు కడుపుమాడ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బుధవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా మెనూ ప్రకారంగా వెజిటేబుల్ రైస్, ఆలూ కూర్మా, ఉడకపెట్టిన గుడ్డు, చిక్కీ వడ్డించాల్సి ఉంది. అయితే ఆలు కూర్మను చారు మాదిరిగా చేసి వడ్డించటంతో విద్యార్థినులు రుచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం తిన్న తర్వాత మంచినీళ్లు తాగాలంటే పాఠశాలకు నాడు–నేడు కింద మంజూరు చేసిన మినరల్ వాటర్ ప్లాంటు నిరుపయోగంగా మారింది. దీంతో చేసేదిలేక పాఠశాల వద్ద డబ్బాలో పట్టిపెట్టిన కుళాయి నీటినే తాగాల్సిన దుస్థితి. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్‌ను వివరణ కోరగా ఆలుకూర్మ కాస్త చారులాగా ఉంటేనే విద్యార్థులు ఇష్టపడతారని తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంటు మరమ్మతులు చేయాలని ఆన్‌లైన్‌లో కంప్లైంట్ పెట్టినా పట్టించుకోవటం లేదని చెప్పారు.

జలసంరక్షణకు మేము సైతం



ఇంకుడుగుంతను తీసిన విద్యార్థులు

మహానంది: రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాల సంరక్షణకు మేము సైతం అంటూ మోడల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. తిమ్మాపురం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బుధవారం పాఠశాల ప్రాంగణంలో ఇంకుడు గుంతలు తీశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. వృథాగా పోతున్న నీటి సంరక్షణ కోసం వారే స్వయంగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందని, నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

రసాయన మందుల వాడకం తగ్గించండి

జూపాడుబంగ్లా: రైతులు రసాయన మందుల తగ్గించుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ జేడీఏ కృపాదాస్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు. బుధవారం మండలంలోని తంగడంచ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ రైతులు వేసవిలో భూసార పరీక్షలు చేయించుకొని భూసాంద్రత వివరాలు తెలుసుకోవాలన్నారు. అందుకనుగుణంగా రసాయనిక ఎరువులు తగిన మోతాదులో వినియోగించుకోవాలని సూచించారు.

నందికొట్కూరు: మండలలోని బ్రహ్మణకొట్కూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త రామకృష్ణారావు, ఏఓ షేక్షావలి, మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

పాములపాడు: పైర్ల పై మందుల పిచికారీలో డ్రోన్ వినియోగించడం వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఏఓ ఫణీశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని పాములపాడు, జూటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

కొత్తపల్లి: మండల పరిధిలోని ఎర్రమఠం, ముసలిమడుగు గ్రామాలలోని రైతు సేవాకేంద్రాల్లో, పంట పొలాల్లో ఏఓ కె.మహేష్ పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

మిడుతూరు: సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని ఏఓ పీరునాయక్ సూచించారు. బుధవారం మండలపరిధిలోని తలముడిపి, చెరుకుచెర్ల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

పగిడ్యాల: పంటల సాగులో సస్య రక్షణ చర్యలో పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఓ విజయ్‌జ్యోతుకుమార్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని సంకిరేణిపల్లె, లక్ష్మాపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. పొలంలో నాటుకోవాలన్నారు.

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు



విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

నందికొట్కూర్ : క్రీడాకారులకు క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డేమాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జుబేదా అన్నారు. ఇటీవల మండల ఎస్‌జీఎఫ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, సిబ్బంది, ఎస్ఎంసీ చైర్మన్ మహమ్మద్ హుస్సేన్ అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. అండర్ 17 బాలుర కబడ్డీలో తమ విద్యార్థులు మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు కె. రాజేశ్వరిదేవిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రఫీక్, ఈశ్వరయ్య, హబీబుల్లా, అల్లి హుస్సేన్, నౌమాన్ హుస్సేన్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తంగడంచ ఫారంలో విత్తనోత్పత్తికి చర్యలు



కందిపంటను పరిశీలిస్తున్న జేడీఏ కృపాదాస్, డీఏఓ మురళీకృష్ణ

జూపాడుబంగ్లా: తంగడంచ ఫారంలో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తెచ్చి, నాణ్యమైన విత్తనోత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ జేడీఏ కృపాదాస్ తెలిపారు. బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణతో కలసి తంగడంచ ఫారంలో సాగుచేసిన కొత్త వంగడమైన ఎల్ఆర్‌జీ 105 రకం కందిపంటను పరిశీలించారు. తంగడంచ ఫారంలో ఖరీఫ్ సీజన్‌కు గాను 211ఎకరాల్లో ఎల్ఆర్‌జీ 105 రకం కందిని సాగుచేశామని ఫారం ఏడీఏ అరుణలత జేడీఏ లకు వివరించారు. 2018లో సీడ్‌హబ్‌కు కేటాయించిన 624 ఎకరాల భూములు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని సాగులోకి తెస్తే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తిచేసి సీడ్‌విలేజ్ ప్రోగ్రాం కింద రైతులకు అందజేయవచ్చునని ఏడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూములను సాధ్యమైనంత అధికంగా సాగులోకి తెచ్చేందుకు కృషిచేస్తామని జేడీఏ కృపాదాస్ ఫారం అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఏడీఏ విజయశేఖర్, ఫారం ఏఓ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.